క్లుప్తంగా

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

త్రిపురారం : మిర్యాలగూడలో 220–132 కేవీ సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా త్రిపురారం మండలంలోని ఆయా సబ్ స్టేషన్ల పరిధిలో బుధవారం ఉదయం 7గంటల నుంచి 10గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ ఏఈ రవీందర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని కోరారు.

జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక


సాయి మనోజ్

గుర్రంపోడు : మండలంలోని పిట్టలగూడెం గ్రామంలోని మైనార్టీ గురుకులంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సాయి మనోజ్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ మహ్మద్ ఫారూఖ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్ 19 విభాగంలో ఈ నెల 24 నుంచి 28 వరకు కర్ణాటకలో నిర్వహించే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.

బాలలతో పనులు చేయిస్తే చర్యలు తప్పవు

వేములపల్లి(మాడుగులపల్లి) : 18ఏళ్ల లోపు బాలలతో పనులు చేయిస్తే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సురేశ్‌కుమార్ అన్నారు. మంగళవారం మాడుగులపల్లి మండలంలోని గంధ్రవానిగూడెం గ్రామ శివారులో గల కేఎంఆర్, వెంగమాంబ ఇటుక బట్టీల్లో హార్ రాష్ట్రానికి చెందిన 13, 17ఏళ్లు కలిగిన బాలలు పనిచేస్తున్నారు. వారిని గుర్తించిన ముస్కాన్ ఎస్ఐ శోభన్‌బాబు వారి వివరాలను అడిగి తెలుసుకొని మాడుగులపల్లి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. చిన్నారులతో పనులు చేయించిన ఇటుక బట్టీల యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరేష్‌కుమార్ తెలిపారు.

పశుపోషణతో అధిక లాభాలు

పెద్దవూర : పాడిరైతులు పశుపోషణతో అధిక లాభాలను పొందవచ్చని మండల పశువైద్యాధికారి చంద్రబాబు అన్నారు. మంగళవారం మండలంలోని పులిచర్లలో పశు వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని పశువులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయికార్తీక్, సర్పంచ్ నాగయ్య, జీఎంఎస్ బాలరాజు, గోపాలమిత్రలు జానయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల్లో పఠన సామర్థ్యం పెంచాలి

గుర్రంపోడు : విద్యార్థుల్లో పఠన సామర్థ్యం పెరిగేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని మండల విద్యాధికారి తరి రాము అన్నారు. మంగళవారం మండలంలోని లక్ష్మీదేవిగూడెం, ఆరెగూడెం గ్రామ ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ప్రతి విద్యార్థి కనీస సామర్థ్యాలు సాధించాలని, ముఖ్యంగా లైబ్రరీ పుస్తకాలు చదవడంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచితే ఇతర సామర్థ్యాలు సులభంగా సాధించగలుగుతారన్నారు. ఎంఈఓ వెంట ఎంఐఎస్ కోఆర్డినేటర్ రమేష్ ఉన్నారు.

గురుకులాల సెక్రటరీకి వినతి

కొండమల్లేపల్లి : మండల కేంద్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో విద్యార్థిని భార్గవి మృతి చెందడంతో కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గురుకులాల సెక్రటరీ నవీన్ నికోలస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతి చెందిన విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వ పరంగా భరోసా కల్పించాలని కోరారు. అనంతరం జాయింట్ సెక్రెటరీ సక్రు నాయక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

పాఠశాలను పరిశీలించిన ఎస్ఐ

మండల కేంద్రంలోని ఎస్సీస్సీ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని భార్గవి మృతి చెందిన నేపథ్యంలో మంగళవారం పాఠశాలను కొండమల్లేపల్లి ఎస్ఐ వీరాబు సందర్శించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు తోటి విద్యార్థులను, ప్రిన్సిపాల్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

పెద్దఅడిశర్లపల్లి : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మండల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.అనంతరం పెద్దఅడిశర్లపల్లి, గుడిపల్లి మండల శాఖలను ఎన్నుకుని వారికి నియామక పత్రాలు అందజేశారు. పెద్దఅడిశర్లపల్లి మండల అధ్యక్ష్యకార్యదర్శులుగా జీవన్‌కుమార్, పోతెం వెంకటేశ్వర్లు, గుడిపల్లి మండల అధ్యక్ష్యకార్యదర్శులుగా వెంకటయ్య, జైపాల్‌లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ తరి రాము, శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నివాళి

మిర్యాలగూడ : భారత స్వాతంత్య్ర ఉద్యమ కారుడు, అజాద్ హింద్ ఫౌజ్ నిర్మాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని మంగళవారం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలోని నేతాజీ మెమోరియల్ పాఠశాల విద్యార్థులు గాంధీనగర్‌లోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకుడు శ్రీపతి శ్రీనివాస్, నాయకులు శ్రీను, వేణుగోపాల్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు బీమ్లా, ఉపాధ్యాయులు సునీత, జబీన్, శిరీష, వెంకన్న, శోభ, సత్యం పాల్గొన్నారు.

మిర్యాలగూడ టౌన్ : అజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. బీజేవైఎం నియోజకవర్గ కన్వీనర్ పెద్దమాం భరత్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయంలో.. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ వసతి గృహంలో.. ఏబీవీపీ ఆధ్వర్యంలో నేతాజీ చిత్రపటానికి ఆయా కార్యాలయాల్లో పూలమాల వేసి నివాళులర్పించారు. వాసవీ క్లబ్‌ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఆయా సంఘాల నాయకులు బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి మేడీ నవీన్, ఉపాధ్యక్షులు మొదుల అశోక్, సతీష్, మహేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్, ఆ సంఘం నాయకులు బంటు వెంకటేశ్వర్లు, జానపాటి రవి, భూపతి నరేష్, సుధాకర్, రాంబాబు యాదవ్, గోపి, వంశీ, ఏబీవీపీ పట్టణ కార్యదర్శి బొల్లెపల్లి మధుమోహన్‌రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంగోతు హేమంత్ నగర మహిళ కో కన్వీనర్ సంగీత, నగర జాయింట్ సెక్రటరీ పగిడిపల్లి శ్రీకాంత్, నగర కార్యవర్గ సభ్యులు కంభంపాటి అభి, నాగేందర్‌రాజు, వాసవీ క్లబ్ రీజియన్ చైర్మన్ సామ శ్రీనివాస్, క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు గట్టు వెంకటేశ్వర్లు, దిలీఫ్, మానస, మౌనిక ఉన్నారు.


మిర్యాలగూడం : నేతాజీ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే బీఎల్ఆర్


మిర్యాలగూడ టౌన్ : నివాళులర్పిస్తున్న గాంధీనగర్ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు

మిర్యాలగూడ అర్బన్ : పట్టణంలోని కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ భిక్షమయ్యగౌడ్ చంద్రబోస్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ కో ఆర్డినేటర్ వెంకటరమణ, ఐక్యూసీ కో ఆర్డినేటర్ ఈ రాంరెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు నర్సింగ్ కోటయ్య, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

తిరుమలగిరి(నాగార్జునసాగర్) : బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప మహానీయుడు సుభాష్‌చంద్రబోస్ అని అల్వాల ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాపోలు పరమేష్ అన్నారు. మంగళవారం పాఠశాలలో సుభాష్‌చంద్రబోస్ జయంతిని శౌర్య దినోత్సవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పావని బాలకృష్ణ, విజయలక్ష్మి, లింగమ్మ, వీర య్య, అరుణకుమారి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

నేతాజీ జీవితం స్ఫూర్తిదాయకం

హాలియా : దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పీఆర్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మందా సైదులురావు గౌతమ్ అన్నారు. భారతదేశ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి వేడుకలను మంగళవారం మండలంలోని నాయుడుపాలెం గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయుడుపాలెం సర్పంచ్ చంద్రకళ కిరణ్, చల్మారెడ్డిగూడెం మారయ్య, మల్లిఖార్జున్, అప్పారావు, భాషా, ప్రవీణ్ పాల్గొన్నారు.

త్రిపురారం : మండలంలోని పెద్దదేవులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు రవినాయక్, ఉపాధ్యాయులు కె. శ్రీవెంకట్, టి. లక్ష్మయ్య, జి. నరసింహా, మల్లారెడ్డి, ఇన్నాయతుల్లా, శ్రీక్రిష్ణ విద్యార్థులు పాల్గొన్నారు.


హాలియా : నాయుడుపాలెంలో నేతాజీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నేతలు


మిర్యాలగూడ అర్బన్ : చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేస్తున్న కేఎన్ఎం కళాశాల అధ్యాపకులు


త్రిపురారం : పెద్దదేవులపల్లి జెడ్పీహెచ్ఎస్‌లో నివాళులర్పిస్తున్న ఉపాధ్యాయులు

సమన్వయంతో పనిచేయాలి

- మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

అడవిదేవులపల్లి : ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ధనావత్ బాలాజీనాయక్ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండలంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరితిగతిన పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. అడవిదేవులపల్లి మండలం పట్టణానికి దూరంగా ఉన్నందున ఇక్కడి ప్రజలకు విద్యా, వైద్యం విషయంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా అధికారులు చూడాలన్నారు. ఈ సర్వసభ్య సమావేశంలో నివేదిక లేకుండా విద్యుత్‌శాఖ ఏఈ శ్రీనునాయక్ చదువుతుండగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మీ నివేదిక తీసుకురాలేదా అని ప్రశ్నించగా తాను నివేదికను సిద్ధం చేసుకోలేదని ఏఈ సమాధానం చెప్పడంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్క అధికారి తమ నివేదికలతో సర్వసభ్య సమావేశానికి హాజరు కావాలన్నారు. మండలంలోని అనేక గ్రామాల్లో విద్యుత్ కోతలు అధికంగా ఉన్నాయని విద్యుత్ అధికారులు తన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కలవాలని అన్నారు. మండలంలో పేరుకపోయిన సమస్యలను సంబంధిత మంత్రితో మాట్లాడి పరిష్కరిస్తానని, దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా త్వరలోనే పూర్తి చేయిస్తానని హామి ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో మసూద్ షరీఫ్, తహసీల్దార్ సురేష్‌కుమార్, ఆర్ఐ ఠాకూర్ రామకృష్ణ, ఎంపీటీసీ కుర్ర కాంతికృష్ణ, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మర్రెడ్డి, సర్పంచ్‌లు నాగేంద్ర, సైదమ్మ, పకీరా, బాలునాయక్, డాక్టర్ ఉపేందర్ పాల్గొన్నారు.


సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

క్రీడలతో స్నేహభావం పెంపొందుతుంది


పోటీలను ప్రారంభిస్తున్న డీఈఓ భిక్షపతి

హాలియా : క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని డీఈఓ భిక్షపతి అన్నారు. మంగళవారం హాలియా పట్టణంలోని టైం స్కూల్‌లో ఏర్పాటు చేసిన 2023–24 విద్యా సంవత్సరం స్పోర్ట్స్ మీట్‌ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తితో ఆడి గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని విద్యార్థులు గ్రహించాలన్నారు. ప్రణాళికలను రూపొందించుకొని లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలన్నారు. క్రమ శిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి విద్యతో పాటుగా తమకు ఆసక్తి కలిగిన క్రీడల్లోనూ రాణించాలన్నారు. టైం స్కూల్ పాఠశాల డైరెక్టర్ మంద నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో స్నేహభావం పెంపొందించాలనే ఉద్దేశంతో తమ పాఠశాలలో స్పోర్ట్స్ మీట్ ద్వారా క్రీడాపోటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బాలునాయక్, ఎస్ఐ శోభన్‌బాబు, డైరెక్టర్ నరేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రికార్డుల నిర్వహణ సక్రమంగా నిర్వర్తించాలి

అడవిదేవులపల్లి : ఫర్టిలైజర్ షాపుల యాజమాన్యం రికార్డుల నిర్వహణను సక్రమంగా నిర్వర్తించాలని ఏడీఏ పోరెడ్డి నాగమణి అన్నారు. మంగళవారం మండలంలోని ముదిమాణిక్యం, బాల్నెపల్లి, అడవిదేవుపల్లి గ్రామాల్లోని పలు ఫర్టిలైజర్స్ దుకాణాలను ఆమె ఏఈఓ బి. కల్యాణ్‌చక్రవర్తితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫర్టిలైజర్ ఇన్వెంటరీ వెరిఫికేషన్ యాప్‌లో భాగంగా రికార్డులను పరిశీలించి నివేదికను ఆన్‌లైన్‌లో సమర్పిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయశాఖ కమిషనర్ లాగిన్‌లో ఈ యాప్ పొందుపరిచారని, వారంలో రెండు రోజుల పాటు ఆరు షాపులను సందర్శించి రికార్డులను పరిశీలించి వాటి వివరాలను యాప్‌లో నమోదు చేయాలని సూచించారని, అందులో భాగంగానే దుకాణాలను సందర్శించినట్లు తెలిపారు. ఈ–పాస్ ద్వారానే యూరియాను విక్రయించాలన్నారు. కార్యక్రమంలో ఏఈఓ లు నరేష్, మహేష్‌నాయక్, డీలర్లు కోటి, నాగేశ్వర్‌రావు, కృష్ణ, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.


ఫర్టిలైజర్ దుకాణంలో రికార్డులను పరిశీలిస్తున్న ఏడీఏ నాగమణి

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

చింతపల్లి : ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. మంగళవారం చింతపల్లి మండల సర్వసభ్య సమావేశం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అన్ని గ్రామాల్లో తాగునీటి సదుపాయంతో పాటు మౌలిక వసతులైన విద్య, వైద్యం తదితర సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీపీ భవాని పవన్‌కుమార్, వైస్ ఎంపీపీ యాదయ్య, ఎంపీడీఓ రాజు, సింగిల్ విండో చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల నూతన భవనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండూరు భవాని, సర్పంచ్ ముచ్చర్ల యాదగిరి, ఎంపీటీసీలు నల్లవెల్లి సదానందం, ఎల్లంకి వరలక్ష్మి అశోక్, లింగంపల్లి వెంకటయ్య, అంగిరేకుల నాగభూషణం, ఎరుకలి వెంకటయ్యగౌడ్‌దితరులు పాల్గొన్నారు.


చింతపల్లిలో కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బాలునాయక్

ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన

మిర్యాలగూడ : పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేలా విస్తృతంగా అవగాహన కల్పించనున్నట్లు ఆర్డీఓ చెన్నయ్య తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 6వరకు ఉందని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం కింద మిర్యాలగూడ డివిజన్‌లో 463 పోలింగ్ కేంద్రం నుంచి 490 పోలింగ్ కేంద్రం వరకు 28 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం 5109 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ప్రైమరీ, హైస్కూల్‌లో తహసీల్దార్ ఆధ్వర్యంలో సమావేశాల నిర్వహణ, అన్ని విద్యా సంస్థలు, ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి పట్టభద్రులు ఓటురుగా దరఖాస్తు చేసుకునేలా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.పట్టభద్రులందరూ ఫాం–18 ద్వారా ఆన్‌లైన్‌లో గాని, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

మైనార్టీ గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

మిర్యాలగూడ : పట్టణంలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో 2024–25 విద్యా సంవత్సరానికి గాను ఐదో తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈనెల 18 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.అరుణకుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐదో తరగతి మైనార్టీ విద్యార్థినులకు 60సీట్లు, నాన్ మైనార్టీ విద్యార్థులకు 20 సీట్లు, 6,7,8 తరగతుల్లో బ్యాక్‌లాగ్ మైనార్టీ సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో మొదటి సంవత్సరంలో ప్రతి గ్రూపులో 40 సీట్లు ఉండగా ఇందులో 30 సీట్లు మైనార్టీ విద్యార్థులకు, 10 సీట్లు నాన్ మైనార్టీ విద్యార్థులకు మెరిట్ ఆధారంగా కేటాయించనున్నట్లు తెలిపారు. దరఖాస్తులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో స్వీకరించనున్న తెలిపారకు. ఆసక్తి గల విద్యార్థులు సంబంధిత వెబ్ సైట్ ద్వారా లేదా టీఎంఆర్ఈఐఎస్ మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త ఆందోళన


మాట్లాడుతున్న జూలకంటి రంగారెడ్డి

మిర్యాలగూడ అర్బన్ : కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాపై దేశవ్యాప్త ఆందోళనలను చేపడతామని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక పోరాటాలతో సాధించుకున్న 24 కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్‌లను కేంద్రం తీసుకొచ్చిందన్నారు. దీంతో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, యజమానులకు మాత్రం లాభదాయకంగా ఉందన్నారు. ఫిబ్రవరి 16 దేశ వ్యాప్తంగా నిర్వహించనున్న కార్మికుల సమ్మె, రైతు కూలి సంఘాల ఆధ్వర్యంలో గ్రామీణ బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, జగదీష్‌చంద్ర, రవినాయక్, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, రాముర్తి, పాదూరి శశిధర్‌రెడ్డి, మంగారెడ్డి, వినోద్‌నాయక్, శ్రీను పాల్గొన్నారు.

డీఎస్పీ వెంకటేశ్వర్లుకు పుత్రవియోగం

హాలియా : అనుముల మండలంలోని పంగవానికుంటతండాకు చెందిన నాంపల్లి డీఎస్పీ మేగావత్ వెంకటేశ్వర్లు చిన్న కుమారుడు మేగావత్ చంద్రతేజ(27) గుండెపోటుతో సోమవారం రాత్రి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న హాలియాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎడమ కాల్వ మాజీ వైస్ చైర్మన్ మలిగిరెడ్డి లింగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకునూరి నారాయణగౌడ్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గౌనీ రాజారమేష్ యాదవ్ బాధిత నివాసానికి వెళ్లి డీఎస్పీ వెంకటేశ్వర్లు పరామర్శించారు. మృతుడు చంద్రతేజ మృతదేహంపై పూల మాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుడు మేగావత్ చంద్రతేజ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. పరామర్శించిన వారిలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు సపావట్ పాండునాయక్, ప్రజా సమాఖ్య జిల్లా అధ్యక్షుడు సర్దార్ నాయక్, ఆర్యవైశ్య సంఘం నాయకులు చీదళ్ల లింగయ్య, వీరమల్ల కృష్ణయ్య, సముద్రాల దామోదర్ పాల్గొన్నారు.


నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు

నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్‌లో విద్యార్థుల ప్రతిభ

మిర్యాలగూడ : జాతీయ స్థాయిలో పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్‌లో మండలంలోని వెంకటాద్రిపాలెంలోని శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు పాఠశాల చైర్మన్ శ్రీధర్ తెలిపారు. మంగళవారం ప్రతిభ చాటిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించి మాట్లాడారు. ఈ టెస్ట్‌లో ఏడుగురు విద్యార్థులు నగదు బహుమతితోపాటు బంగారు పతకాలు, సర్టిఫికెట్స్ సాధించగా మరో 17మంది విద్యార్థులు బంగారు పతకాలతోపాటు సర్టిఫికెట్స్, 45మంది విద్యార్థులు మెరిట్ సర్టిఫికెట్స్ సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీవిద్య, డీజీఎం సుధాకర్, సుజిత, ప్రిన్సిపాల్ శ్రీనివాసచారి, కోఆర్డినేటర్ సుజన్‌కుమార్, శ్రీనివాస్, సోమయ్య, సిబ్బంది కృష్ణ, బాలాజీ, సురేష్, మహేష్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

ఆడపిల్లలకు చదువే ఆయుధం


పెద్దవూర : వెల్మగూడెం పాఠశాలలో మాట్లాడుతున్న సీడీపీఓ పద్మావతి

పెద్దవూర : ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను అధిగమించాలంటే చదువునే ఆయుధంగా మలుచుకొని ముందుకు సాగాలని ఐసీడీఎస్ సీడీపీఓ గంధం పద్మావతి అన్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మంగళవారం మండలంలోని వెల్మగూడెం పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ పద్మావతి మాట్లాడుతూ మహిళలపై లైంగికవేధింపులకు పాల్పడటం చట్టరీత్యా నేరమన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కమలాభాయ్, ఉపాధ్యాయులు హిమవంతరెడ్డి, వసంతకుమార్, విజయారెడ్డి, రామకృష్ణారెడ్డి, మహేష్, శ్రీలత, పద్మ, కృష్ణబాబు, అంగన్‌వాడీ టీచర్ పుష్ప పాల్గొన్నారు.

మిర్యాలగూడ టౌన్ : పట్టణంలోని హౌసింగ్ బోర్డుని శ్రీచైతన్య స్కూల్‌లో మంగళవారం సీడీపీఓ మమత అదేశాల మేరకు జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రేవతి విద్యార్థులకు బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్. నర్సిరెడ్డి, అంగన్‌వాడీ టీచర్లు వై. నాగమణి, నిర్మల, ధనలక్ష్మి తదితరులున్నారు. అలాగే ఎస్ఎస్‌పీ క్యాంప్ సెక్టార్ పరిధిలోని సంతోష్‌నగర్, విద్యానగర్ అంగన్‌వాడీ కేంద్రాల్లో మంగళవారం 'బేటీ బచావో –బేటీ పడావో' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు లీలాకుమారీ, మాధవి, అంగన్‌వాడీ టీచర్లు లక్ష్మి, పద్మావతి, లతీఫా, సుల్తానా, ఆయా శ్రీదేవి పాల్గొన్నారు.

అడవిదేవులపల్లి : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ నాగమణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు అబ్బాస్‌అలీ, పీఈటీ, అంగన్‌వాడి టీచర్లు నారాయణమ్మ, శోభా, రమాదేవి, మణెమ్మ, రేణుక, కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.

బాలికలు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి

త్రిపురారం : బాలికలు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని అన్ని రంగాల్లో రాణించాలని అంగన్‌వాడీ సూపర్ వైజర్ షేక్ ఫరీదీ బేగం అన్నారు. మంగళవారం జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మండలంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో ఐసీడీఎస్ దామరచర్ల ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ సిబ్బంది పోషకాహార విలువ, బాల్యవివాహాలపై తదితర అంశాలపై ఆమె అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కందిమళ్ల ధామోదర్, అంగన్ వాడీ సిబ్బంది విజయలక్ష్మి, శైలజ, ఏలేశ్వరి, మంగ, పర్వీన్ పాల్గొన్నారు.

వేములపల్లి(మాడుగులపల్లి) : మాడుగులపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు జె.నాగమణి, పి.రజినిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్, ఉపాధ్యాయులు ఉమా, అరుణ, అంగన్‌వాడీ టీచర్లు రాజ్యం, అరుణ, పాల్గొన్నారు.

కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడిగా వేణుగోపాల్‌రెడ్డి కొనసాగింపు

మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నూకల వేణుగోపాల్‌రెడ్డిని కొనసాగించాలని కౌన్సిలర్లు, ఇన్‌చార్జిలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మంగళవారం కాంగ్రెస్ పట్టణ అధ్యక్ష పదవి కొనసాగింపుపై ఆ పార్టీ కౌన్సిలర్లు, ఇన్‌చార్జిలు పట్టణ కేంద్రంలో సమావేశమై చర్చించారు. పట్టణ సమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్న నూకల వేణుగోపాల్‌రెడ్డి పట్టణ అధ్యక్షుడిగా కొనసాగితే రానున్న పార్లమెంట్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని పలువురు కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడ్డారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని, పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లు, పాల్గొన్నారు.

బీఎస్పీ జిల్లా జాయింట్ సెక్రటరీగా శ్రీనివాస్

హాలియా : బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) జిల్లా జాయింట్ సెక్రటరీగా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అనుములకు చెందిన తక్కెలపల్లి శ్రీనివాస్ నియమితులయ్యారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో బీఎస్పీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు యేకుల రాజారావు ఈ సందర్భంగా తక్కెలపల్లి శ్రీనివాస్‌ను ఆ పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా త.శ్రీనివాస్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు రాజారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ బలోపేతానికి తనవంతుగా కృషి చేస్తానన్నారు.

టాలెంట్ టెస్ట్‌లో విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు

హాలియా : ఐబిటీ ఫౌండేషన్ రాష్ట్రస్థాయి టాలెంట్ టెస్టులో స్థానిక వీఎస్ఆర్ స్కూల్ విద్యార్థులు ప్రతిభను కనబర్చి రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించినట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ శివర్ల వెంకటయ్య తెలిపారు. ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్య ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఐబిటీ ఫౌండేషన్ టాలెంట్ టెస్టులో తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు దాసరి రామాంజనేయులు, మనోజ్ యాదవ్, వరుణ్ సందేశ్, శృతి, మౌనిక, నవ్యశ్రీ, ప్రణీతరెడ్డి, లోహిత్‌రెడ్డి పాల్గొని రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాదించినట్లు తెలిపారు. ఈ విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.


విద్యార్థులను అభినందిస్తున్న ప్రిన్సిపాల్

టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

హాలియా : పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ భిక్షపతి పేర్కొన్నారు. మంగళవారం అనుముల మండలంలోని హాలియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరుశాతాన్ని పరిశీలించారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓ లావూరి బాలు, హెచ్ఎంలు గుండా కృష్ణమూర్తి, విజయలక్ష్మి, సునీత తదితరులు ఉన్నారు.


ప్రత్యేక తరగతులను పరిశీలిస్తున్న డీఈఓ భిక్షపతి